క్లుప్తంగా

ఫైర్ ఫైటర్స్‌కు ఘన నివాళి



ఫైర్ ఫైటర్లకు నివాళులర్పిస్తున్న సిబ్బంది, నాయకులు

దర్శి(కురిచేడు): అంతర్జాతీయ ఫైర్ ఫైటర్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక అగ్నిమాపక శాఖ కార్యాలయం ప్రాంగణంలో ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. విధి నిర్వహణలో అశువులు బాసిన ఫైర్ ఫైటర్స్‌కు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఎక్కడ విపత్తు సంభవించినా ప్రమాదాలను లెక్కచేయకుండా విధులు నిర్వర్తించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఫైర్ ఆఫీసర్ మోజెస్, రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కపురం శ్రీనివాసరెడ్డి, ఏఐటీయూసీ నాయకులు హనుమంతరావు, ఆశా వర్కర్ సుశీలమ్మ, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

కుట్టు మిషన్ శిక్షణ ప్రారంభం



మహిళలకు శిక్షణ ఇస్తున్న ట్రైనర్ అరుణ

తాళ్లూరు: మహిళలు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులను ఉపయోగించుకొని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ట్రైనర్ కె.అరుణ సూచించారు. మండలంలోని బొద్దికూరపాడులో పాత బ్యాంక్ ఆవరణలో రూడ్‌సెట్ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను ఆదివారం ప్రారంభించారు. 35 మంది మహిళలకు శిక్షణ ఇస్తున్నట్లు ట్రైనర్ బాపూజీ తెలిపారు.

ఎంపీటీసీలకూ మొండిచేయి

- దాదాపు 20 నెలలుగా అందని గౌరవ వేతనాలు
- టీడీపీ నాయకులకే అధికారుల ప్రాధాన్యత
- తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఎంపీటీసీల ఆవేదన



పెద్దారవీడు మండల ప్రజా పరిషత్ కార్యాలయం

పెద్దారవీడు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు ఇవ్వకుండా వారి సహనాన్ని పరీక్షిస్తోంది. ప్రభుత్వం ఎంపీటీసీ సభ్యునికి నెలకు రూ.3 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రెండు విడతల్లో ఎంపీటీసీలకు గౌరవ వేతనాలు చెల్లించారు. సార్వత్రిక ఎన్నికల కారణంగా గత ప్రభుత్వం ఎంపీటీసీలకు వేతనాలు చెల్లించలేకపోయింది. జూన్ 2025లో కొత్తగా కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అంతకు ముందు పెండింగ్‌లో ఉన్న వేతనాలతో పాటు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దాదాపు 20 నెలల నుంచి వేతనాలు రావాల్సి ఉందని ఎంపీటీసీ సభ్యులు వాపోతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి తమకు రావాల్సిన వేతనాలను వెంటనే చెల్లించాలని ఎంపీటీసీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. గౌరవ వేతనం మంజూరు చేయకపోవడంతో అధికార పక్షం, విపక్షం ఎంపీటీసీ సభ్యులు అనే తేడా లేకుండా ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ప్రజలచేత ఎన్నికైన ప్రజాప్రతినిధులమైనా ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో టీడీపీ నాయకులకు ఇచ్చిన ప్రాధాన్యత తమకు అధికారులు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి సర్వసభ్య సమావేశాలకు హాజరు కావడమే తప్ప తాము ప్రజల సమస్యలను పరిష్కరించాలని మండల అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోతున్నారు. నియోజకవర్గంలో యర్రగొండపాలెంలో 18 మంది, పుల్లలచెరువులో 15 మంది, పెద్దారవీడులో 12 మంది, త్రిపురాంతకంలో 18 మంది, దోర్నాలలో 13 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు.

గౌరవ వేతనం మంజూరు చేయాలి



ఎంపీటీసీలకు కూటమి ప్రభుత్వం గౌరవ వేతనాలతో పాటు నిధులు, అలవెన్సులు కూడా ఇవ్వడం లేదు. మాకు ఇచ్చే నిధులతో స్థానికంగా అభివృద్ధి పనులు చేపడతాం. నిధులు ఇవ్వకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచి పోయాయి. సభలు, సమావేశానికి మండల కేంద్రానికి వచ్చి పోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని. కూటమి ప్రభుత్వం స్పందించి గౌరవ వేతనాలు వెంటనే మంజూరు చేయాలి.

– పోటు కుమారి, వైస్ ఎంపీపీ 2, సానికవరం

ప్రజాప్రతినిధులంటే అంత అలుసా



ప్రజాప్రతినిధులంటే కూటమి ప్రభుత్వానికి అంత అలుసై పోయాం. ఎంపీటీసీ సభ్యులందరూ ఆర్థిక స్థోమత కలిగిన వారిలా ప్రభుత్వం పరిగణిస్తోంది. దాదాపు 20 నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే సభలు, సమావేశాలకు ఎలా రావాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మాకు ఇవ్వాల్సిన పెండింగ్ వేతనాల చెల్లింపు విషయంలో స్పందించాలి.

– గుండారెడ్డి చిన్నయోగమ్మ, వైస్ ఎంపీపీ, గొబ్బూరు

బూచేపల్లికి కృతజ్ఞతలు తెలిపిన 'దుగ్గిరెడ్డి'



శివప్రసాదరెడ్డి, వెంకాయమ్మకు కృతజ్ఞతలు తెలుపుతున్న నారాయణరెడ్డి

దర్శి(కురిచేడు): వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మను వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రీజినల్ కోఆర్డినేటర్ దుగ్గిరెడ్డి నారాయణరెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. చీమకుర్తిలోని బూచేపల్లి నివాసానికి పార్టీ నాయకులతో కలిసి వెళ్లిన నారాయణరెడ్డి తనకు పదవి వచ్చేలా కృషి చేసినందుకుగాను సన్మానించారు. పార్టీ పదవి కేటాయించేందుకు సహకరించిన రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, ఒంగోలు పార్లమెంట్ ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకరరెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ వైద్య విభాగం మాజీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ఎం బాషా, సోషల్ మీడియా జిల్లా కోకన్వీనర్ యరమల మధుసూదన్ రెడ్డి, ఐటీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు దుగ్గిరెడ్డి నాగేంద్రరెడ్డి, యువజన విభాగం మాజీ అధ్యక్షుడు మేకల కృష్ణారెడ్డి, నియోజకవర్గ సోషల్ మీడియా కోకన్వీనర్ సందిరెడ్డి రాజశేఖరరెడ్డి, నియోజకవర్గ విద్యార్థి విభాగం నాయకులు ఆఫ్రిది, బాజీ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ సరఫరాకు అంతరాయం

దర్శి(కురిచేడు): కురిచేడు రోడ్డు ఏరియాలో విద్యుత్ లైన్ కింద సాగర్ పైప్‌లైను మరమ్మతుల కారణంగా సోమవారం ఉదయం 8 నుంచి 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ ఏఈ అంకబాబు తెలిపారు. వినియోగదారులు గమనించి విద్యుత్ సిబ్బందికి సహకరించాలని ఆదివారం ఓ ప్రకటనలో కోరారు.

దేవాలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు



పెద్దారవీడులో ప్రత్యేక అలంకరణలో అంకాళమ్మ దేవత

పెద్దారవీడు: మండలంలో గుండంచర్ల గ్రామం సమీపంలో నల్లమల అడవిలో వెలసిన గంగా భవానీ వేనూతల కాటమరాజుస్వామి, పెద్దారవీడు గ్రామం సమీపంలో వెలసిన అంకాళమ్మ దేవత, ఎస్ కొత్తపల్లి గ్రామం సమీపంలో వెలసిన నాగాంజనేయస్వామి పుట్టకు భక్తులు భక్తిశ్రద్ధలతో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. కాటమరాజు స్వామి, గంగభవానీ దేవతకు అభిషేకాలు, కుంకుమార్చన, పూజలు చేసి పట్టువస్త్రాలు, పూలమాలతో ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు అంకాళమ్మ దేవతకు మహిళలు పసుపు, కుంకుమ, చీరలు, గాజులు, నాగమయ్యపుట్టకు పాలు, పండ్లు సమర్పించారు. అంకాళమ్మ దేవతను పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలతో ప్రత్యేకంగా అలంకరించారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని, మొక్కులు చెల్లించారు.

గ్రామాల్లో ఎమ్మెల్యే తాటిపర్తి విస్తృత పర్యటన



శివాపురంలో రామచంద్రారెడ్డి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్

పెద్దారవీడు: మండలం పరిధిలో పోతంపల్లి, దేవరాజుగట్టు, శివాపురం గ్రామాల్లో వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు విస్తృత పర్యటన చేశారు. ఎమ్మెల్యే గ్రామాల వారీగా తొలుత రేగుమానిపల్లి పంచాయతీ పోతంపల్లి గ్రామంలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో తొలుత దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేవరాజుగట్టు పంచాయతీలో శివాపురం గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఇటీవల మృతి చెందిన పెనుగొండ రామచంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులు అనారోగ్యం పాలైన గూడా సుబ్బారెడ్డి, వల్లెల ఈశ్వరరెడ్డిలను పరామర్శించారు. దేవరాజుగట్టు గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఇటీవల మృతి చెందిన బట్టగిరి వెంకటేశ్వరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గ్రామాల్లో వృద్ధులు, మహిళలు, యువకులను ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడుగుతూ ముందుకు సాగారు. ఆయన వెంట జెడ్పీటీసీ ఏర్వ చలమారెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఏలూరి వెంకటనారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ దుద్దెల వెంకటరెడ్డి, మాజీ ఎంపీటీసీ పెనుగొండ అప్పిరెడ్డి, నాయకులు బట్టగిరి రమణారెడ్డి, మైనార్టీ మండల నాయకులు జైనుల్లాఉద్దీన్, వల్లెల చెన్నారెడ్డి, పెనుగొండ కోటిరెడ్డి, మెట్టు భాస్కరరెడ్డి, కార్యకర్తలు ఉన్నారు.


తీగలేరు కాలువ పై ప్రభుత్వం స్పందించాలి



పాతచెర్వు తండాలో పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపట్టిన నాయకులు, రైతులు

పుల్లలచెరువు: పశ్చిమప్రాంత ఆశాకిరణమైన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి దానికి అనుసంధానమైన టి5 కాలువను పూర్తి చేయాలని మండల ఉపాధ్యక్షుడు ఎల్.రాములు డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని పాలచెర్వుతండాలో తీగలేరు కాలువ సాధన సమితి అధ్యక్షుడు గురునాథం ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు రాములు మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతం కరువు సీమను తలపిస్తోందని, దానిని శాశ్వతంగా నివారించాలంటే కేవలం వెలుగొండ ప్రాజెక్టులోనే సాధ్యమవుతుందని అన్నారు. ప్రభుత్వం ఈ ప్రాంతంలో ప్రజలు పడే ఇబ్బందులను గమనించి ప్రాజెక్టును పూర్తి చేసి తీగలేరు కాలువను పూర్తి చేసి ప్రజలకు తాగు, సాగు నీరు అందించాలన్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో ఏడారిగా మారే పరిస్థితి ఉందని అన్నారు. సాధన సమితి ప్రతినిధులు గురునాథం, జానకి రఘు మాట్లాడుతూ తీగలేరు కాలువ పనులు చేపట్టే వరకు మండలంలోని ప్రతి గ్రామం నుంచి పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపడతామన్నారు. తండా వాసులు మాట్లాడుతూ తమ గ్రామంలోని గిరిజనులు తీగలేరు సాధనకు చేపట్టిన ఉద్యమానికి పూర్తిగా మద్దతు తెలుపుతామన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు కోటిరెడ్డి, బంకా శ్రీనివాసరావు, నాగేశ్వరనాయక్, శ్రీనునాయక్, రాములునాయక్, వెంకటేశ్వరనాయక్ తదితర రైతులు పాల్గొన్నారు.

వంతెనకు మోక్షమెప్పుడో?



సాగర్ కెనాల్‌పై కూలిన వంతెన(ఫైల్)

దొనకొండ: రైతులతోపాటు ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్ అధికారులు నిత్యం రాకపోకలు సాగించే వంతెన కూలిపోయి ఏళ్లు గడుస్తున్నా పునర్నిర్మాణంపై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. దొనకొండ మండలంలోని చందవరం పంచాయతీ పరిధిలోని సమ్మర్ స్టోరేజీ పక్కనే సాగర్ కెనాల్ వంతెన మూడేళ్ల క్రితం కుప్పకూలిపోయింది. 1977–78లో నిర్మించిన ఈ వంతెనకు 16 ఏళ్ల క్రితం మరమ్మతులు చేశారు. కాలపరిమితి దాటడంతో శిథిలావస్థకు చేరిన వంతెన కూలిపోయింది. చందవరంతోపాటు పంచాయతీ పరిధిలోని దేశిరెడ్డిపల్లి, బట్టేపాడు గ్రామ ప్రజలు ధాన్యం ఇళ్లకు చేర్చుకునేందుకు, పొలాలకు వెళ్లేందుకు, పశువులు తోలుకెళ్లేందుకు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. కాలువకు అటువైపు వెళ్లాలంటే రెండు కిలోమీటర్ల దూరంలోని మరో వంతెన మీదుగా ప్రయాణించాల్సి వస్తోందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పశుపోషకులు ఇబ్బంది పడుతున్నారు



సాగర్ కాలువపై నిర్మించిన వంతెన కూలిపోవడంతో చందవరం, దేశిరెడ్డిపల్లి, ఎస్సీపాలెం, బట్టేపాడు గ్రామాల పశు పోషకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సాగర్ కాలువ ప్రవహించే సమయంలో పశువులను మేతకు తోలుకుపోవడం వీలుపడటం లేదు. ఆ నాలుగు గ్రామాల్లో పశువులు ఎక్కువగా ఉన్నాయి.

– బందారు రాజు, ఎంపీటీసీ సభ్యుడు, చందవరం

పొలాలకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది



సాగర్ కాలువపై నిర్మించిన వంతెన కూలిపోవడంతో రైతులు పొలాలకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. గతంలో వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్లు వంతెన మీదుగా వెళ్లేవి. ఇప్పుడు పొలాలకు వెళ్లాలంటే 2 కి.మీ దూరంలోని మరో వంతెన మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. రైతులు పండించిన ధాన్యం ఇంటికి తరలించడానికి సైతం ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి వంతెనను పునర్నిర్మించాలని కోరుతున్నాం.

– దగ్గుల వెంకటేశ్వరరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకుడు, చందవరం

ఘనంగా గంగమ్మ పొంగళ్లు



అమ్మవారికి పొంగళ్లు సమర్పిస్తున్న మహిళలు



ప్రత్యేక అలంకరణలో గంగమ్మతల్లి

తాళ్లూరు: మండలంలోని తూర్పు గంగవరం పంచాయతీ పరిధిలోని సోమవరప్పాడులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుంటి గంగా భవానీ ఆలయ 100వ వార్షిక తిరునాళ్ల అనంతరం ఆదివారం భక్తులు నెల పొంగళ్లు పెట్టారు. ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు పి.విజయలక్ష్మి, మెట్టిల బాలరాజు అమ్మవారి మూలవిరాట్‌ను ప్రత్యేకంగా అలంకరించారు. అర్చకుడు కామేశ్వర శర్మ అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన చేశారు. మండలంలోని పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తురకపాలెం గ్రామ ప్రజలు 35 ట్రాక్టర్లను అలంకరించి కుటుంబ సమేతంగా దేవస్థానం చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మవారికి నైవేద్యం, కానుకలు సమర్పించిన అనంతరం జంతు బలి ఇచ్చి మొక్కులు చెల్లించారు. ఆలయం పక్కన ఉన్న పుట్ట, నాగశిలలు, మల్లికార్జునస్వామి వారికి పూజలు చేశారు. ఈఓ జి.వాసుబాబు, ఆలయ కమిటీ చైర్మన్ కె.గురుబ్రహ్మం, ఏఆర్ కె.ప్రసాద్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఉత్సాహంగా వేసవి శిక్షణ తరగతులు



గ్రంథాలయంలో డాన్స్ నేర్చేకుంటున్న విద్యార్థులు



వేసవి శిక్షణ తరగతులను పరిశీలిస్తున్న రిసోర్స్ పర్సన్లు

పెద్దదోర్నాల: వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా ఆదివారం మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయంలో విద్యార్థులకు నాట్యంలో శిక్షణ ఇవ్వడంతో పాటు మ్యూజికల్ చైర్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రంథపాలకుడు సుబ్బారెడ్డితో పాటు, ఫ్యాకల్టీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

వేసవి విజ్ఞాన తరగతుల పరిశీలన

దర్శి(కురిచేడు): స్థానిక శాఖా గ్రంథాలయంలో ఉచిత వేసవి విజ్ఞాన తరగతులను ఆదివారం రిసోర్స్‌పర్సన్లు ఆర్.సుధాకర్, చెంచులింగం పరిశీలించారు. విద్యార్థులతో కథలు చెప్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు సమయం వృథా చేయకుండా గ్రంథాలయానికి హాజరై పుస్తకాలు చదవాలని సూచించారు. అనంతరం డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. గ్రంథ పాలకురాలు విజయకుమారి, 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు.